Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 68

(Mar. 13, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 68

(Mar. 13, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

ఉత్తమ నాటక ప్రదర్శనం
-3-47 (రాత్రి గం॥ 10 లకు) గురువారం
తెనాలి శ్రీ సత్యనారాయణ టాకీస్‌లో
ఆంధ్రరాష్ట్ర ప్రజానాట్యమండలి, రాష్ట్రదళంవారిచే
పరివర్తన
రచన: ఆచార్య ఆత్రేయ
రేట్లు వన్నులతో: 3-12-0, 2-12-0, 1-9-0, 0-10-0
నాటకపు ప్రకటనలు, టిక్కెట్లు తెనాలి పీపుల్సు బుక్‌డిపోలో అమ్మబడును. 1 వ తరగతి నెంబరువారీగా కూర్చోవలెను

Regd. No. 4486 — 4 పేజీలు అణా

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 13-3-47 గురువారం [సంచిక 68

మహబూబ్‌నగర్ జిల్లాలో పోలీసు కాల్పులు

ఒక ముస్లిం రైతు మరణం

హైదరాబాద్, మార్చి 11

నైజాం సంస్థానంలోని మహబూబ్‌నగర్ జిల్లాలో హిందూ - ముస్లిం రైతులపై పోలీసులు తుపాకులు కాల్చారు. ఫలితంగా మహమ్మద్ జహంగీర్ అనే కుర్రవాడు చనిపోయాడు. ఆగ్రామంలో వసూలుచేసిన లెవీధాన్యాన్ని గ్రామస్థులకు రేషనుబియ్యం దొరకకున్నా లెక్కచేయక అధికారులు పోలీసుల సాయంతో పట్టణానికి చేరుస్తుండగా రైతులు అడ్డగించారనీ, పోలీసులు కాల్చారనీ తెలుస్తోంది.

గవర్నర్‌కు ప్రకాశంగారి రాజీనామా తంతి

పంజాబు మతకలహాలు గ్రామాలకు వ్యాపిస్తున్నాయి

విపరీతమైన ధన ప్రాణ నష్టం

కర్ఫ్యూ - మిలిటరీ - కాల్పులు

శాంతికమిటీల ప్రయత్నాలు

లాహోరు, మార్చి 11

బ్రిటిష్ కుట్రల ఫలితంగా, గవర్నర్ ఎత్తులమూలంగా పంజాబు నేడు ఘోర కలహాగ్నిలో మునిగిపోయింది. లీగుమంత్రి వర్గం ఏర్పడాలంటూ జిన్నా రాజీనామా ఇవ్వటంతో సిక్కు కాంగ్రెసు నాయకులు తీవ్ర అసమ్మతి తెల్పారు. ఉన్న కొయలిషన్ ప్రభుత్వం పోయింది. లీగు మంత్రివర్గం ఏర్పడలేదు. కేవలం బ్రిటిష్‌నిరంకుశపాలన 93 వ సెక్షన్ క్రింద తుపాకులతో రాజ్యం చేస్తున్నది.

కలహాలు, గ్రామాలకు వ్యాపిస్తున్నవి

పంజాబు రాష్ట్రంలోని రావల్పిండి, అమృతసర్, ముల్తాన్ పట్టణాలలో కొంత నెమ్మదించినప్పటికీ, పరిసర గ్రామాలలో రక్తపాతం ప్రారంభమైంది. లూటీలు, లాటీలు, తగులబెట్టడం సాగుతున్నది. మిలిటరీ స్వైరవిహారం చేస్తున్నది.

ముల్తాన్ చుట్టుప్రక్కల గ్రామాలలో అరాచకం ప్రబలింది. అటక్ జిల్లాలో చాల చోట్ల కొపిడీలు, ఇళ్ళను తగులబెట్టడము జరుగుతున్నది. మిలిటరీ వెళ్ళింది.

అమృతసర్ దుస్థితి

అమృతసర్ పట్టణంలో ఇంతవరకు మత కలహాలలో ఆస్తి నష్టం 7 మంది 10 కోట్ల వరకు ఉంటుందని మునిసిపల్ అధికారులు అంచనా వేశారు.

ఇంతవరకు 120 మంది చనిపోయారు 175 మంది గాయపడ్డారని అధికారుల అంచనా. చావులసంఖ్య ఇంకా స్పష్టం తేల లేదు. చాలబజారులు పోయాయి. అందులో కాత్రా జైమల్‌సింగు వీధి అసలు ఊరుపేరు లేకుండా పోయింది. కాత్రా కనయాన్ వీధి చాలభాగం బుగ్గి అయి పోయింది.

కొన్ని బజారులలో ఇప్పటికీ మంటలు కనిపిస్తున్నవి. ఈరోజు 4 గంటలసేపు కర్ఫ్యూ ఉత్తర్వు తొలగించారు. ఒకడు ఇంటికి నిప్పుపెడుతుండగా మిలిటరీ కాల్చి వేసింది. అమృతసరంతు కాల్చివేయబడింది. జిల్లాకలెక్టరు చావులసంఖ్య అధికారుల అంచనా కన్నా రెట్టింపు ఉంటుందన్నాడు. 100 సార్లుగుడ్లు కాల్చివేశారని కూడ అతను చెప్పాడు. ఇప్పుడు పట్టణంలో కొత్త కేసులు లేవు.

రావల్పిండి గ్రామాల్లో అరాచకం

రావల్పిండి ప్రక్కనున్న గ్రామాలలో మతకలహాలు తగ్గలేదు. రావల్పిండిలోకూడ రెండుచోట్ల ఇళ్ళకు నిప్పంటించారు. కలహాల్లో పాల్గొనేవారిని హెచ్చరించకుండా కాల్చివేయడానికి కలెక్టర్ మిలిటరీకి అధికార మిచ్చారు. లూధియానాలో కర్ఫ్యూ అమలు జరుపబడింది.

పంజాబు గవర్నర్‌ను బర్తరఫ్ చేయాలి

సిక్కులసభలో తీర్మానం

ఈరోజు న్యూఢిల్లీలో సిక్కులసభ గురుద్వారసిస్‌గంజ్‌లో జరిగింది.

పంజాబు గవర్నర్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలి. ఆయనపై కోర్టులో విచారణ జరపాలి అని వారు తీర్మానించారు. పంజాబు హిందూ-సిక్కు బాధితుల యెడల సానుభూతిని తెల్పుతూ మరొకతీర్మానం కూడ సభలో ఆమోదించారు.

బలదేవ్‌సింగ్ రాక

సర్దార్ బలదేవసింగ్ (తాత్కాలిక ప్రభుత్వ సభ్యుడు) లాహోరుకు వచ్చాడు. శాంతి స్థాపనకోసం అన్ని మతాల నాయకులతో ఈయన సంప్రతిస్తారట. బాధిత ప్రాంతాలకు కూడ ఈయన వెడతాడు.

జులుందర్ శాంతిసంఘం

జులుందర్‌లో అన్ని మతాల సభ్యులతో శాంతిసంఘం ఒకటి ఏర్పడింది. ఇక్కడ మొత్తం ఇంతవరకు కొట్లాటల్లో చనిపోయిన వారు 33 గురు. తీవ్రంగా గాయపడ్డవారు 35 గురు.

పాకిస్తాన్ వ్యతిరేక దినోత్సవం

ఇక్కడ పాకిస్తాన్ వ్యతిరేక దినోత్సవం శాంతంగా జరిగింది. షాపులు చాలవరకు మూసివేశారు.

అలహాబాదు, కాన్పూరు, న్యూఢిల్లీ, బొంబాయి, సిమ్లా పట్టణాలలో సిక్కులు, కొందరు హిందువులు ఈ రోజు హర్తాళ్ చేసి ఈ దినోత్సవం జరిపారు.

కొయిలిషన్ ప్రభుత్వం ఏర్పడాలి

సోషలిస్టు నాయకుడు మున్షీ అహ్మద్ పంజాబులో వెంటనే కొయిలిషన్ ప్రభుత్వం ఏర్పడాలంటూ ఇలా ప్రకటించాడు:

"అలాంటి కొయిలిషన్ ప్రభుత్వ స్థాపనకు పనిచేయవలసిందని అన్ని రాజకీయ పార్టీల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాము. వందలఏండ్లుగా మనం కలిసివున్నాము. ఆ సామరస్యాన్ని సంరక్షించండి."

పంజాబు విభజన కూడదు

అహ్రార్ ముస్లిం ఖండన

మజ్లిస్ అహ్రార్ ప్రధానకార్యదర్శి నవాబ్జాదా నస్రుల్లాఖాన్ ఇలా ప్రకటించారు:

"కాంగ్రెస్ నిర్ణయం పూర్తిగా పరిస్థితిని మార్చివేసింది. పంజాబు, బెంగాలు రాష్ట్రాలలోని మైనారిటీలు కేవలం విభజనతోనే సంతృప్తిచెందుతారనుకుంటే హిందూ మెజారిటీ రాష్ట్రాలను కూడ మత ప్రాతిపదిక మీద విభజించడానికి కాంగ్రెస్ సిద్ధపడవలసి ఉంటుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ అర్థంచేసుకునేట్టు జాతీయముస్లింలు చెయ్యాలి.

"కేవలం పంజాబు, బెంగాలు విభజన ముస్లిం జాతీయగౌరవానికే సవాలు. అందుకు ముస్లింలు అంగీకరించరు."

చైనా సమస్యను చర్చకుతెచ్చినందుకు

కొమింటాంగు కంగారు

మాస్కో, మార్చి 11

విదేశాంగమంత్రుల సభ ఈవేళ మూడున్నర గంటలసేపు జరిగింది. చైనా సమస్యను కార్యక్రమంలో చేర్చడంగురించి చర్చించారు. 1945 లో జరిగిన బ్రిటన్, అమెరికా, సోవియటు మంత్రుల సభ 'విదేశాంగ మంత్రుల కౌన్సిల్' (బ్రిటన్, అమెరికా, సోవియటు, ఫ్రాన్సు, చైనా విదేశాంగ మంత్రులున్నది) సమావేశం కాదనీ, అదొక ప్రత్యేక సమావేశం మాత్రమేననీ బెవిన్ వాదించాడు. కాబట్టి, ఆ సమావేశ నిర్ణయాలను ఇప్పుడు కార్యక్రమంలో చేర్చకుండానే అనధికారరీత్యా చర్చిస్తే చాలునన్నాడు.

అమెరికా మంత్రి మార్షల్ ఈ వాదనను బలపరిచాడు. దీనికోసం అమెరికా, బ్రిటన్, సోవియటు మంత్రులు ప్రత్యేకంగా సమావేశమవాలన్నాడు.

ఫ్రాన్సు 1945 సమావేశంలో పాల్గొనలేదు. కాబట్టి ఇప్పటి చర్చల్లోకూడా పాల్గొనదని బిడాల్ అన్నాడు.

మాలొటావ్ ఇలా అన్నాడు: "1945 లో చర్చించిన రీతిగానే ఇప్పుడుకూడా చర్చించడానికి మా అభ్యంతరం ఏమీ లేదు. కాని, విదేశాంగమంత్రుల సభలోనే, అధికారరీత్యా చర్చించడానికి కూడా అవకాశం ఉండనే మా అభిప్రాయం."

ఈ విషయాన్ని అనధికారరీత్యా చర్చించడానికే నిర్ణయించారు.

కొమింటాంగు చిందులు

చైనా సమస్యను సోవియటు చర్చకు తెస్తున్నందుకు కొమింటాంగు ప్రభుత్వం చిందులు తొక్కడం ప్రారంభించింది. మాలొటావ్ సూచన ప్రకటింపబడిన మరుక్షణంలోనే 'విదేశ ప్రభుత్వాలు జోక్యం కలిగించుకొంటున్నాయి' అంటూ ఈ అమెరికా కీలుబొమ్మ ప్రభుత్వం నాన్‌కింగు గోడల నిండా పోస్టర్లు అంటించింది.

ఆస్ట్రియా, జర్మనీలను గురించి చర్చించడానికి జరుగుతున్న యీ సమావేశంలో చైనా విషయం తేకూడదంటూ చైనా విదేశాంగ మంత్రి ప్రకటించాడు. అమెరికా మద్దతుతో తాము సాగిస్తున్న అంతర్యుద్ధ విధానం పూర్తిగా బట్టబయలవుతుందని వీరి కంగారు.

బెంగాలును విభజించాలట

కలకత్తా, మార్చి 7

బెంగాలును హిందూ-ముస్లిం రాష్ట్రాలుగా విభజించాలని కలకత్తా హైకోర్టులోని 60 మంది బారిష్టర్లు ఒక ప్రకటన చేశారు.

అసెంబ్లీసభ వాయిదా

మార్చి 21 కొత్తనాయకుని ఎన్నిక

అంతవరకు ఇప్పటి ప్రభుత్వమే వుంటుంది

మదరాసు, మార్చి 12

మదరాసు ప్రధాని ప్రకాశంగారు తమ పదవికి రాజీనామా ఇస్తూ గవర్నరుకు తంతి ద్వారా తెలియజేశారని రూఢిగా తెలుస్తున్నది. (గవర్నరు ఇప్పుడు చిత్తూరు జిల్లాలలో సంచారం చేస్తున్నాడు) ఇందుతోపాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాన్ని వాయిదా వేయవలసిందని ప్రకాశంగారు కోరారు.

మదరాసుగవర్నర్ అసెంబ్లీని 15వ తేదీనాటికి వాయిదావేశాడు. ఈ రోజు మధ్యాహ్నం అసెంబ్లీ సమావేశంకాగానే స్పీకర్ సమావేశాన్ని వాయిదా వేశారని ప్రకటించాడు. ప్రతిపక్ష నాయకుడు మహమ్మద్ ఇస్మాయిల్ (లీగు) కొన్ని ప్రశ్నలు అడుగబోగా, సమావేశం వాయిదా వేయబడింది కాబట్టి ప్రశ్నలకు అవకాశంలేదని స్పీకర్ చెప్పాడు.

పార్టీ సమావేశం

నిన్నరాత్రి జరిగిన పార్టీ సమావేశంలో ఆచార్య కృపలానీ గవర్నర్ తిరిగి వస్తూనే (రేపు) ప్రకాశంగారు రాజీనామాను అందజేస్తారని ప్రకటించారు. పార్టీ సమావేశం రహస్యంగా జరిగింది. 130 మంది సభ్యులు హాజరయ్యారు.

కృపలానీ పార్టీలో ఐక్యత ఉండాలని గట్టిగా ఉద్బోధించారు. అన్ని గ్రూపులకు అంగీకారమైనరీతిగా మంత్రివర్గ నిర్మాణ సమస్యనుపరిష్కరించుకోవాలన్నారు. తాము వెంటనే తిరువాంకూరు వెళ్ళి తిరిగి 21 వ తేదీన జరిగే పార్టీ సమావేశంనాటికి వస్తానని, అప్పటికి ఒక సమాధానానికి రావలసిందని సభ్యులను హెచ్చరించారు.

కొత్త పార్టీనాయకుని ఎన్నిక జరపడం కోసం కాంగ్రెస్ అసెంబ్లీపార్టీ మార్చి 21 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు సమావేశమవుతుంది. సమావేశానికి అచార్య కృపలానీకూడ హాజరవుతాడు. అప్పటివరకు ఇప్పుడున్న మంత్రివర్గమే తాత్కాలికంగా పనిచేస్తుంది.

సామరస్య ప్రయత్నాల విఫలత

పార్టీలోని అన్ని గ్రూపులను ఐక్యపరచి, మంత్రివర్గం పునర్నిర్మించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు చాల ప్రయత్నం చేశాడు.

ప్రకాశంగారేమో ఏ రాజీకైనా తాను ప్రధానిగా ఉండాలని ప్రధానమైన షరతు పెడుతున్నాడు. ఇందుకు మిగతా గ్రూపులకు చెందిన డాక్టర్ రాజన్, కామరాజ్ నాడర్, కళా వెంకట్రావుగారలు పూర్తిగా ఒప్పుకోలేదు. కొత్త మంత్రివర్గమిస్తే తెలనిది ప్రకాశంగారు గవర్నరుకు రాజీనామా ఇవ్వడానికి నిన్నటివరకు ఒప్పుకోలేదట. అదీగాక పార్టీనాయకుని ఎన్నిక నిర్ణీతపద్ధతిలో జరగాలని పట్టుబట్టారట.

ఇవన్నిటినిచూచి, తాను వెంటనే వెళ్ళిపోవాలి కాబట్టి కృపలానీ పార్టీసమావేశాన్ని 21 కి వాయిదా వేయించారు. ఈలోగా ఏ గ్రూపువారుగాని ఖండన మండనలు, తర్జన భర్జనలు పత్రికలద్వారాచేయరాదని కాంగ్రెస్ అధ్యక్షుడు ఆదేశించారట. ఈపద్ధతికి నాడార్ మొదలైన అవిశ్వాసతీర్మాన ప్రతిపాదకులు అంగీకరించారు.

కృపలానీగారు ఈరోజు ఉదయం తిరువేంద్రం విమానంలో వెళ్ళారు.

కాంగ్రెస్ దిగిరాలేదు

క్వాజీ మహమ్మద్ ఈసా

కలకత్తా, మార్చి 11

ముస్లింలీగు వర్కింగుకమిటీ సభ్యుడు క్వాజీ ఈసా విద్యార్థులసభలో ఇలా ఉపన్యసించాడు:

"ఒకే కేంద్రప్రభుత్వం ఉండాలన్న అంశాన్ని, కేవలం రాజీ కుదుర్చుకోవాలన్న ఆదుర్దాతో మాత్రమే లీగు అంగీకరించింది. అయినప్పటికి కాంగ్రెస్ రాజీకోసం ఏమీ దిగిరాలేదు. కాంగ్రెస్ తన మొదటి ప్రతిపాదననుండి దిగిరాలేదు. పాకిస్తాన్ కేవలం బేరం అనుకున్నది. పదికోట్లముస్లిముల ఆదర్శం పాకిస్తాన్ అని వారుగ్రహించాలి.

"స్వతంత్రంకంటె కాంగ్రెస్ అఖండ హిందూస్తాన్ ఆశయాన్ని ఎక్కువగా చూస్తున్నది. ముస్లింలీగు కేవలం స్వతంత్రాన్నే ఆశయంగా చూస్తున్నది."

కార్మికనాయకులపై కుట్రకేసు

పోటీ కూలీసంఘాన్ని అణచేటందుకై కుట్రచేశారట

మధుర, మార్చి 11

పోటీకూలీసంఘాన్ని అణచివేసేటందుకై హత్యలు, దోపిడులు, విధ్వంసాలుచేసి కుట్ర చేసిరనే నేరం కామ్రేడ్ పి. రామమూర్తి మొదలగు 34 గురు తమిళనాడు కమ్యూనిస్టుపార్టీ సభ్యులమీద మోపి, రిమాండులో వుంచారు. ఈ సందర్భంలోనే గత జనవరి 4 వ తేదీన మధుర, దిండిగల్ మద్రాస్ మొదలగు చోట్ల నూరుమందికి పైగా కార్మికనాయకులు అరెస్టు చేయబడినారు. వారిలో ముగ్గురిని (కామ్రేడ్ వెంకట్రామన్, బాలచంద్రమీనన్, బాలసుబ్రహ్మణ్యం గార్లను) కుట్రకేసులో వదిలి, అర్డినెన్సు క్రింద అందరిని మరల అరెస్టుచేశారు. వీరుగాక మరి 7 గురిని వదిలిపెట్టారు.

మిగిలినవారందరిమీద వేరువేరు సెక్షన్ల క్రింద వేరువేరు కేసులు పెట్టారు.

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

ప్రజాశక్తి
1947 మార్చి 13 : గురువారం

కాంగ్రెసు అధ్యక్షుని కర్తవ్యం

మద్రాసు అసెంబ్లీ కాంగ్రెసుపార్టీలో ఏర్పడిన సంక్షోభాన్ని తొలగించడానికి, మంత్రివర్గ తగాదాలను పరిష్కరించడానికి కాంగ్రెసు అధ్యక్షుడు ఆచార్య కృపలానీ మద్రాసు వచ్చారు. ప్రధాని ప్రకాశం పంతులుగారు తమ మంత్రివర్గ రాజీనామాను కాంగ్రెసు అధ్యక్షుని చేతికి అందజేశారు. గవర్నరుకు కూడా రాజీ...

బందరు ప్రిన్సిపాల్ దారుణం

అరికట్టాలని కృష్ణాజిల్లా కమ్యూనిస్టు కమిటీ

బెజవాడ, మార్చి 10

కృష్ణాజిల్లా కమ్యూనిస్టుకమిటీ కార్యదర్శి క్రింది ప్రకటన చేస్తున్నారు:

బందరు హిందూకాలేజి ప్రిన్సిపాల్ 100మంది విద్యార్థులనుపూర్తిగానూ 125మంది కొన్నిరోజులలోనూ డిస్మిస్ చేశాడని. మొదటి మూడవ తరగతులలో మరికొందరిని డిస్మిస్ చేయడానికి పరీక్షలు కాకముందే లిస్టును సిద్ధంచేసుకున్నాడనే వార్తలు వినవస్తున్నాయి. పరీక్షలకు ఇకవారంరోజులుమాత్రమే ఉన్నాయి. తుది పరీక్షలో 225 మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేయడానికి సాహసించాడు వీరిలో కొందరు మొదటి...

విద్యార్థిపై డ్రిల్లుమాస్టరు దౌర్జన్యం

కడప, మార్చి 8

కడపజిల్లా విద్యార్థిఫెడరేషన్ అధ్యక్షుడు యం. యస్. నారాయణరెడ్డిగారు క్రింది ప్రకటన చేస్తున్నారు:

కడపజిల్లా జమ్ములమడుగు హైస్కూలులో 2 వారముల క్రితం నాలుగవ ఫారము విద్యార్థులు డ్రిల్ చేస్తూండగా డ్రిల్ మాస్టరు యస్. ఆర్. సుబ్బారెడ్డిగారు యం. ఈశ్వ...

కలెక్టరువద్దకు మహిళల రాయబారం

జీవితావసర వస్తువులకొరకై

ఎస్టేటు రైతులకు ఇప్పటి బిల్లు నిరుపయోగం

గొల్లపల్లి, మార్చి 6

నిన్న మధ్యాహ్నం గొల్లపల్లి గ్రామంలో నూజివీడు తాలూకా రైతుసంఘ ప్రతినిధుల సమావేశం మాదల వెంకటప్పయ్యగారి అధ్యక్షతను జరిగింది.

"ప్రజారక్షణ" చట్టాన్ని వెంటనే రద్దు చేయాలనీ, డిటెన్యూలుగా వుంచబడిన రైతు నాయకుడు వందూరి ప్రసాదరావు, తదితర కార్మిక, రక్షక, కమ్యూనిస్టు నాయకులను విడుదలచేయాలనీ, జమీందార్ల, మొఖాసాదార్ల, అగ్రహారందార్ల దాడులకు గురి అగుచున్న రైతాంగానికి సహాయపడి పౌరస్వత్వ హక్కులను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతూ సభలో తీర్మానించారు.

మంత్రివర్గం ప్రవేశపెట్టిన ఎస్టేటు...

సాముదాయక భూములలోని తుమ్మల అమ్మకం

మునగాల రైతుల ప్రతిఘటన

గన్నవరం తాలూకా యువజన ప్రతినిధుల సమావేశం

రైతులు ఐక్యతతో జమీందారు ప్రయత్నాలను తుమ్మలను కొట్టవద్దని, తుమ్మలను కొట్టిన తమ వ్యవసాయం ... దని. తాము కొట్టవీయమని ... జమీందారు తొత్తులు కొట్టైవమని ... చేశారు. రైతులు ఈ హంగామాను ... చేయక ప్రతిఘటించారు. రైతుల ఐక్యత చూచి జమీందారునౌకర్లు కాలికిబుద్ధిచెప్పారు. మునగాల రైతుసంఘం సాముదాయకభూము లలోని చెట్లను జమీందారు అమ్ముకొనరాదని ... గారికి మదరాసు ప్రభుత్వానికి ... పరిచింది.

మునగాల బాటనే ముక్త్యాలకూడ

నందిగామ, మార్చి ...

జయంతి, రావవరం, కంచల, ... పాడు, చెవ్వకొమ్ముపాలెం గ్రామాలలోని చెరువులను ముక్త్యాల జమీందారు ...

మునియేరు కాల్వ పూడిగించాలి

రాష్ట్ర ఉపాధ్యాయ ఆ. క. సమావేశం

కృష్ణా జిల్లా యువజన
ఒలింపిక్ పందెములు • వైజ్ఞానిక మహా సభ
చినవోగిరాలలో : 17, 18, 19 తేదీలలో
ప్రపంచ యువజన వాయకుల రాక
(డెన్మార్క్, రష్యా, ఫ్రాన్సు, యుగోస్లేవియా దేశాల ప్రతినిధులు)
19-3-47 రాత్రి బహిరంగసభలో వుపన్యసిస్తారు
ప్రజలంతా కార్యక్రమంలో పాల్గొని మహాసభను జయప్రదం చేయగోర్తాము.
ఆహ్వానసంఘం.

వేరుశనగపిండి ఎగుమతి ఆపాలి

గుంటూరు, మార్చి 10

గుంటూరుజిల్లానుండి 6000 టన్నుల వేరుశనగపిండి మలబారు జిల్లాకు ఎగుమతి చేశారు. ఈ ఎగుమతివల్ల జిల్లా రైతులు అసమ్మతి తెలియజేశారు. యీ పద్ధతి మాను కోమని కోరితే అధికార్లు "మీకు తెలియదులే లెక్కల ప్రకారం మీజిల్లా మిగులు ప్రాంతంలో" అని మొండిగా సమాధానంచెప్పారు.

కాని చివరకు వేరుశనగపిండి కవీసంగా కావలసినంతకూడా దొరకక జిల్లా రైతులు నానా అవస్థలపడ్డారు. పోనీ వున్నపిల్లలైనా సకాలంలో సక్రమపంపకంజరగలేదు. యే ప్రాంతంలో రైతుకు యెప్పుడు అవసరమో విచక్షణలేకుండా డిపోలకు సరఫరా చేయటం, డిపోలకు వచ్చిన తర్వాతగూడా యింకా అర్డర్లురాలేదంటూ అలస్యంచేయటం, ...

ధాన్యం ఎగుమతివల్ల కూలీలకు నిరుద్యోగం

ఇరిగేషన్ సమస్యలపై రైతులలో ప్రచారం

గుడివాడతాలూకా రైతుసంఘ కృషి

గుడివాడ, మార్చి 3

గుడివాడతాలూకా రైతుసంఘ జనరల్ బాడీ సమావేశం యీనెల 2 వ తేదీన పాములపాడులో జరిగింది. శ్రీ వంగపాటి రంగారెడ్డిగారు అధ్యక్షత వహించారు.

కార్యదర్శి బొప్పన వెంకటేశ్వరరావుగారు సాంవత్సరిక నివేదిక చదివారు.

కాంగ్రెసు మంత్రివర్గాలు రైతుకొరకు చేయవలసిన శాసనాలనుగురించి తాలూకా రైతుసంఘం తరపున యాత్రాదళాలు తాలూకా అంతా తిరిగి 10 వేలమంది రైతు కూలీల మధ్య ప్రచారం చేయబడిందని నివేదికలో తెలిపారు. ఇంకా యిలా వ్రాసారు. "ఆహార సమస్య పరిష్కరించడమే ...

బుడమేరు ప్రాజక్టు నిర్మాణం ఆరంభిస్తారా?

ప్రభుత్వం దొంగవ్యాపారం అరికట్టి ప్రజల బాధలను తొలగించాలి

మదనపల్లె, మార్చి 4

బి.కొత్తకోట రేషన్ డిపో డీలరు బి. రెడ్డెప్ప ఆహార కమిటీ అధ్యక్షునిగా కూడా వున్నాడు. మార్చి రెండవతేదీన ఒడ్డి చిన్నప్ప అనునతనికి 30 సేర్ల బియ్యం కూపన్ లేకుండా బ్లాకుకొ రూపాయికి రెండు సేర్ల ప్రకారం అమ్మినాడు. గ్రామ తలారి చూచి ఆహార కమిటీ సభ్యులకు తెలియజేశారు. వారు పట్టుకొని రివెన్యూ ఇనిస్పెక్టరుకు రిపోర్టు చేశారు. గ్రామ మునసబు బియ్యాన్ని స్వాధీనపరచుకొన్నారు. పై అధికార్లు వెంటనే ఇతనిపై కేసు పెట్ట వలయునని వి. రామానుజంగారు ... సుబ్బయ్యగారికి అని స్టేటుమెంటు యిచ్చినారు. దేవరపల్లి వెంకట నరసయ్యగారి యింట్లో 34 ధాన్యంబస్తాలు, నాగిరెడ్డి వీరయ్యగారి యింట్లో 17 బస్తాలు ధాన్యం పట్టుబడినవి. వారు యిద్దరు మాత్రం యీ ధాన్యం మావిగావు అని స్టేటుమెంటు యిచ్చినారు. ఈ మొత్తం 82 బస్తాలు ఆగ్రామ మునసబుగారి స్వాధీనం చేశారు. ఈ విషయం గుంటూరు జిల్లా కలెక్టరుగారికి పిటీషను ద్వారా తెలియజేయడమైనది.

ఈ కేసును లేకుండా చేసికొనుటకు నాగిరెడ్డి వెంకట సుబ్బయ్య విశ్వప్రయత్నం చేస్తూవున్నారు. ప్రభుత్వవారు వెంటనే ...

ఎనిమిదిబండ్ల దొంగ వేరుశనగనూనె

అగ్గిపెట్టెల దొంగవ్యాపారం

అగ్గిపెట్టెలు కొబ్బరినూనెకరువు

వడ్లమూడి గ్రామంలో దొంగ ధాన్యం

292 బస్తాల తవుడు పట్టుకున్నారు

'తొలిలడుగు' పత్రికా విధిక సాయపడండి

మద్రాసు ప్రభుత్వం ... లేబర్ యూనియన్ పత్రిక ... పత్రికను మూడు ... యులు దరావతుకోరిన విషయం ... విదితమే. దక్షిణాది రైల్వే ... కార్మికుల వీరోచిత పోరాటం ... పత్రికకు వేరే జ్ఞప్తికి తేనక్కర ... వారంలో 8 వేల రూపాయలు ... చెల్లించాలి. 7 వ తేదీకి ... 1600 రూపాయలు మాత్రమే ... కార్మికుల ఆయుధమైన ... దానికి కార్మికులు ముఖ్యంగా ...

—ఆంధ్రరాష్ట్ర ...

ప్రజాశక్తి చందా వివరాలు

కమ్యూనిస్టుపార్టీ నిధికి ఆంధ్ర ప్రజల కానుకలు

ముంగండ

బందరు

నందిగామ

చీరాల

ఒంగోలు

పాలకొల్లు

మాజీసైనిక సభలు

నూజివీడు

గుడివాడ

రాజమండ్రి

పెదన

పొలాల నాక్రమింపజూసే జమీందారుకు దేహశుద్ధి

రౌడీలకు, ప్రజాపీడకులకు ప్రాయశ్చిత్తం

తెలంగాణా ప్రజల ప్రతిఘటన

భువనగిరి, మార్చి 1

వడేమటి సీతారాంపురం గ్రామం భువనగిరి తాలూకాలోవిది. దాని జమీందారు జాగిగాను వెంకట్రామరావు. ఈయనకు వెయ్యి యెకరాల పట్టావుంది. మడివడిగె గ్రామంలో మస్తాతికపరకు ఇతనిదే. ఎక్కువభాగం కౌలుకిచ్చి, రైతులనుండి ప్రతిఫలం విపరీతంగా గుంజుతున్నాడు. యుద్ధానికిపూర్వం వెలకట్టుకౌలు రు16-0-0లు వుండే ఇప్పుడు 60-0-0 దాకా పెరిగాయి. ఇవ్వలేమన్న కౌలుభూమిని ఈ జమీందారు గుంజివేసేవాడు. తరతరాల సేద్యం చేస్తున్నరైతులను భూమినుండి వెళ్ళగొట్టేవారు. వెట్టి చేయించుకోడంలో, లంచాలు గుంజడంలో ఇవగాం జమీందారుకు తీసిపోడు.

ప్రజలంతా సంఘంలో చేరి ఐక్యబలం ప్రదర్శించడంతోనే జమీందారుగారి నోరు మూతపడింది. కాలు చేయీ ఆడలేదు. తరతరాలుగా ప్రజలు సేద్యం చేసే భూమిని దురాక్రమణ గావించనని, లంచాలు పుచ్చుకోనని ఇతడు ప్రజలకు క్షమాపణ చెప్పుకొన్నాడు.

ముఖ్య గ్రామాలన్నిటిపైన నిరంకుశ ప్రభుత్వం మిలిటరీ క్యాంపులు ఉరిపాకలాంటి పీడకులకు మళ్ళీ కొత్త ఉత్సాహం ఇచ్చింది. జమీందారు వెంకట్రామరావు ప్రజలను పెట్టికి నిర్బంధించసాగారు. భూములు వదలిపెట్టవలసిందని ఒత్తిడిచేయ ప్రారంభించాడు.

మడివడిగె గ్రామంలో యితని ఏజెంట్లయిన నకీంద్లు, ప్రభుత్వం గ్రామంపై రు 1500 జరిమానా వేసిందని ప్రచారం చేశారు. వసూళ్ళకు ప్రజలను నిర్బంధించసాగారు, కాని నిజంగా యీ గ్రామంపై జరిమానా లేదు. ప్రజలు డబ్బు ఈయమని నిరాకరించారు. అప్పైన జమీందారు రైతులను భూములనుండి తొలగించడానికి పూనుకున్నారు. కొందరి పొలాలలో ఎడవుమట్టి తోలించడం ప్రారంభించాడు. కౌలుదార్లు జమీందారు దుర్మార్గాన్ని ప్రతిఘటించారు. బండ్లను అపివేశారు. జమీందారు పోట్లాటకు సిద్ధమయ్యారు, తమపై దౌర్జన్యానికి పూనుకున్న జమీందారుకు, అతని మనుష్యులకు కౌలుదార్లు దేహశుద్ధి జరిపారు.

దేశముఖ్ పలాయనం

హుజూర్‌నగర్, మార్చి 1

హుజూర్‌నగర్ తాలూకా దాచవరంలో తడకమళ్ళ లక్ష్మీకాంతరావ్ అనే దేశముఖ్ వున్నాడు. ఇతని దౌర్జన్యాలను, దోపిడీని ఎదిరించడానికి ఆ గ్రామ ప్రజలు సంఘం (ఆంధ్ర మహాసభ) లో చేరారు. ప్రజల సంఘటిత శక్తినిచూచి భయపడి ఇతడు పారిపోయాడు. మూడునెలలుగా మిర్యాలగూడెంలో కాపురం పెట్టాడు. సైనికులను పిలిపించి ప్రజలను భయపెట్టజూచాడు. కాని ప్రజలు జంకలేదు.

తమనుండి [illegible] దేశముఖు లాక్కొన్న రెండువందల యకరాలను తిరిగి స్వాధీనపరచుకొనుటకు రైతులు సిద్ధపడినారు. 700 యకరాలు పాడుబడివున్న బీడును వ్యవసాయకూలీలు సేద్యం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ పరిస్థితులలో 10-2-47 న దేశముఖు కొందరి రౌడీలకు బ్రాండీయిచ్చి, ఆయుధాలిచ్చి, స్వయంగా ఈ గ్రామానికి వచ్చేశాడు. మొదట ప్రజలలో చీలికలు కల్పించి తర్వాత రౌడీలతో దాడి చేయాలని తలచాడు. కాని లాభం లేకపోయింది. ప్రజలు ఆత్మరక్షణకు సిద్ధంకాగానే తన రౌడీలతోసహా పలాయనం చిత్తగించాడు. సమీప గ్రామమైన గోమ్ఖరంలో అతడు మకాం వేశాడు. అక్కడనుండి రౌడీలను పంపి దాడి చేయించుటకని సన్నాహాలు చేస్తున్నారు. కాని గ్రామ

వాసులు వారికి బుద్ధిచెప్పటానికి సిద్ధంగానే వున్నారు.

రౌడీలకు ప్రాయశ్చిత్తం

సూర్యాపేట, మార్చి 1

సూర్యాపేట తాలూకా రాగిపాడులో అబ్బాస్ అలీ అనే రౌడీవున్నాడు. ఇతని దురంతాలు ప్రజాశక్తి పాఠకులకు విదితమే. ఇతని తమ్ముడు మన్సూర్ అలీ, గ్రామానికి పట్వారి (కరణం) వీరిద్దరూ గ్రామ ప్రజల నుండి వేనకువేలు గుంజేవాళ్ళు. కానిఇక్కడ ఆంధ్రమహాసభ ఏర్పడటంతో వీరి ఆటలు కట్టాయి. అందుచే మిలిటరీని ఆగ్రామాన్ని ఆణచడానికని రప్పించారు. కాని వీరి దౌష్ట్యాలను ప్రజలింకా ఎదుర్కొంటూనేవున్నారు. ఆంధ్రమహాసభ నాయకులను పట్టీయాలని ఇతనుప్రయత్నిస్తున్నాడు. పోలీసులతో ప్రజలను బెదరించాలని ఇతగాడి ప్రయత్నం.

20—2—47 న సూర్యాపేటనుండి పోలీసు ఇనస్పెక్టర్‌ను పిలిపించాడు. అతడు రాగిపాడు రాగానే, ప్రజలను సంఘాన్ని అబ్బాసాలీ, అతని తొత్తుగా ఒక దాకిలీ, తిట్ట సాగారు. అబ్బాసాలీని పూర్తిగా ప్రజలు బహిష్కరించినందువల్ల సూర్యాపేటనుండి ప్రత్యేకంగా అతడు ఒక దాకలిని తెచ్చుకొన్నాడు. ప్రజలను తిట్టింది ఇతనే. పోలీసు ఇనస్పెక్టరుముందే ప్రజలు అబ్బాసాలిని, దాకలిని మందలించారు. ఏమాత్రం జడియకుండావున్న ప్రజలనుచూచి పోలీసు ఇనస్పెక్టరుమర్యాదదక్కదని వెళ్ళిపోయాడు. అబ్బాస్‌అలీకి, అతని తొత్తుకు ప్రజలు తగువిధంగా బుద్ధిచెప్పారు. అబ్బాస్‌అలీ తిరిగి గ్రామాలపై దాడిచేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

బకింగ్‌హామ్‌మిల్లు కార్మికుల సమ్మె

బోనసు, కరువుభత్యంకోరారు

మద్రాస్, మార్చి 11

బకింగ్‌హాం, కర్నాటక్ మిల్లుల కార్మికులు 14000 మంది నేటి ఉదయంనుండి సమ్మె ప్రారంభించారు. 6 నెలలబోనను, ఎక్కువ కరువుభత్యం, ఉద్యోగ సౌకర్యాలు మొదలగు 21 కోరికలతో వారు సమ్మె నోటీసునిచ్చారు. ఆఖరునిమిషంలో మద్రాసు ప్రభుత్వం కార్మికుల 14 కోరికలనుమాత్రం విచారించడానికంటూ ఒక కోర్టు ఆఫ్ ఎంక్వయిరీని నియమించారు. ఎంక్వయిరీకని ఆఫీసరుల వేశాం గనక సమ్మెచేస్తే ఖబర్దార్! అని ఒక ప్రకటనకూడా చేశారు.

ప్రభుత్వంనియమించిన విచారణ కేవలం కాలహరణకొరకు ఎత్తుమాత్రమేనని కార్మికులు దానిని నిరాకరించి సమ్మె ప్రారంభించారు.

ఉపాధ్యాయుల సమ్మె

సి. పి. లో 17 మంది అరెస్టు

రెండు వారాల నుండి మధ్య రాష్ట్రాలలో ప్రాథమికోపాధ్యాయులు సమ్మెచేస్తున్నారు. 10వతేదీన 17 మంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయునులు అసెంబ్లీముందు తమ కష్టాలు చెప్పుకొనేటందుకై వెడుతూండగా, ఊరేగింపులను నిషేధిస్తూ మాజిస్ట్రేటు జారీచేసిన ఆజ్ఞను ధిక్కరించారని నేరం మోపి వారిని అరెస్టు చేశారు. కోర్టులో ఒకరిని విడిచిపెట్టారు. 16 మందికి (వారిలో 3 గ్గురు స్త్రీలు) పెంరోజులు వీడిషైదు, 40 రూపాయలు జరిమానా లేక మరియొక వారం శైదు విధించారు.

బెల్జియంలో ప్రభుత్వ ప్రతిష్టంభన

ప్రజాక్షేమకరమైన ధర్లకంట్రోలు ఉండాలని కమ్యూనిస్టుల పట్టుదల

బ్రస్సెల్సు మార్చి 11

బెల్జియంలో మితవాద-సోషలిస్టు-కమ్యూనిస్టుపార్టీల సంయుక్త మంత్రివర్గం ఉంది. ఈ మధ్య ధరల కంట్రోలు విషయంలో కమ్యూనిస్టులకు, మితవాదులకు అభిప్రాయభేదాలు వచ్చాయి. ప్రజా సామాన్యానికి సౌకర్యంగా ఉండే విధానాన్ని కమ్యూనిస్టులు సూచించారు. దానిని మితవాదులు వ్యతిరేకించారు పైగా వర్తకులపై తమ పలుకుబడినిఉపయోగించి నిన్న సమ్మెచేయించారు.

మితవాదుల ఈ పంథాపట్ల అసమ్మతిని సూచిస్తూ మంత్రివర్గంలోని నలుగురు కమ్యూనిస్టులు ఈవేళ రాజీనామానిచ్చారు.

ప్రధాని కామిల్లి హ్యూస్మాన్ తనమంత్రివర్గం అంతటి రాజీనామాను రేపు రీజెంటుకు అందజేస్తాడని అనుకుంటున్నారు.

హంగరీలో కుట్రదారులపై చర్య తీసుకొన్నందుకు అమెరికా ఆగ్రహం

వాషింగ్టన్, మార్చి 11

హంగరీ అంతరంగిక విషయాల్లో నిదేకాడ జోక్యం కలిగించుకోడానికి వీల్లేదు అంటూ సోవియటు ప్రభుత్వం ఇటీవల అమెరికా రాసిన ఒక జాబుకు జవాబు పంపింది.

హంగరీలో నియంతృత్వ ప్రభుత్వాన్ని తిరిగి స్థాపించడానికి జరుగుతున్న ఒక పెద్ద కుట్ర ఇటీవల బయటపడింది. వెనుకటి డిక్టేటరయిన అడ్మిరల్ హార్తీ అనుచరులు విదేశాల్లో ఉండి, విదేశీ ధనసహాయంతో ఈ కుట్రను నడుపుతున్నారని వెల్లడయింది. మొన్నటి ఎన్నికల్లో ప్రథమ పార్టీగా నెగ్గిన 'భూస్వాముల పార్టీ' నాయకుల్లో కొందరు దీనిలో ప్రధానపాత్ర నిర్వహిస్తున్నట్లుకూడా స్పష్టమయింది. ఈ పార్టీ సభ్యులయిన దేశరక్షణ, ఆర్థిక, వ్యవసాయశాఖల మంత్రులూ, మొన్నటివరకు ఈ పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన బెలాకోవాక్సు, మరి 50 మంది ముఖ్యులూ ఈ కుట్రలో ఉన్నారని రుజువయింది. వీరిని వెంటనే పార్టీలోనుంచి తొలగించి శిక్షించాలనీ, పార్టీలో బాగా కళకళీచేసి, ఇలాంటి ద్రోహులింకెవరయినా ఉంటే తొలగించాలనీ ఘోషలిస్టు కమ్యూనిస్టుపార్టీలు తీవ్ర ఆందోళన ప్రారంభించాయి.

ఈలోగా బ్రిటన్, అమెరికా ప్రభుత్వాలు కమ్యూనిస్టులు హంగరీలో అధికారంకోసం ప్రాకులాడుతున్నారని విషప్రచారం సాగించాయి. ఈ ప్రచారాన్ని ఆసరాగా తీసుకొని 'భూస్వాముల పార్టీ' నాయకుడయిన ప్రధాన మంత్రి కమ్యూనిస్టు సోషలిస్టుపార్టీల సూచనను నిరాకరించాడు.

ఇది ఇలా ఉండగా, దేశంలోఉన్న సోవియటు సేనలకు అపాయకరమైన పనులు బెలాకోవాక్సు తలపెట్టినట్లు బయటపడింది. సోవియటు అధికారులు వెంటనే అతనిని అరెస్టుచేశారు. దానిపై అమెరికా ప్రభుత్వం సోవియటుకొక జాబుపంపింది. సోవియటు అధికారులచర్య అక్రమమనీ, హంగరీ పరిస్థితులను గురించి సంయుక్త విచారణకు అంగీకరించాలని రాసింది.

హంగరీలోని సోవియటుఅధికారి, బెలాకోవాక్సు అరెస్టుకుకారణాలనువివరిస్తూజవాబు రాశాడు. సంయుక్తవిచారణ జరపడం హంగరీ అంతరంగిక విషయాల్లో విదేశాల జోక్యంకలిగించుకోవడం అవుతుంది— సోవియటు అందుకు ఎన్నటికీ అంగీకరించదని స్పష్టంగారాశాడు.

హంగరీలో ఇప్పటి శాసనసభను రద్దుచేసి, తిరిగి ఎన్నికలు జరిపించాలన్న ఆందోళన రోజురోజుకూ పెరుగుతూంది.

కమ్యూనిస్టులపై ఫ్రెంచి కన్సర్వేటివ్‌ల అపవాదులు

పారిస్, మార్చి 11

ఇండోచైనాను గురించి చర్చించడానికి

ఫ్రెంచి అసెంబ్లీ ఈవేళ సమావేశమయింది. ఇండోచైనాలో దురాక్రమణయుద్ధాన్ని అంతమొందించేలా చేయడానికి కమ్యూనిస్టుపార్టీ నిశ్చయించుకుంది. ఆ యుద్ధానికి అంతరాయం లేకుండా చేసుకోవాలని అభివృద్ధి నిరోధకులు ఎత్తు. ఆ ఉద్దేశంతో, సమావేశం మొదలుకాగానే కరడుగట్టిన అభివృద్ధి నిరోధక పార్టీ అయిన 'రిపబ్లికన్ పార్టీ ఆఫ్ లిబర్టీ' సభ్యుడు ఆంద్రీ లేచి కమ్యూనిస్టుపార్టీని నానాదుర్భాషలాడడం ప్రారంభించాడు.

ఈ అసందర్భపు మాటలను కట్టిపెట్టి అసలు విషయాన్ని గురించి మాట్లాడమని అధ్యక్షుడు హెరియట్ ఎన్నోసార్లు హెచ్చరించాడు. అయినా లక్ష్యపెట్టకుండా ఆంద్రీ తన ధోరణిసాగించి, చివరకు కమ్యూనిస్టు పార్టీనాయకుడూ, ఉపప్రధానీ అయిన థోరేను "ఫ్రెంచి సేనలోనుంచి పారిపోయిన పిరికి పంద" అనితిట్టాడు. "దేశభక్తియుతకర్తవ్యం నన్నెక్కడుండాలని నిర్దేశించిందో అక్కడే నేనా రోజుల్లో ఉన్నాను." అని థోరే జవాబు చెప్పాడు. నీచమైన ఆ ఆరోపణను ఉపసంహరించుకోవలసిందని కమ్యూనిస్టు సభ్యులు కోరారు. అభివృద్ధి నిరోధకులు పెద్దగోలం ప్రారంభించారు. అధ్యక్షుడు సభను వాయిదా వేయువలసివచ్చింది.

బయటకు వెళ్ళిన తరువాతకూడా ఆంద్రీ తన తిట్టులు మానలేదు. అప్పుడు ఒక కమ్యూనిస్టుసభ్యురాలు రెండు చెంపకాయలు తీసి బుద్ధిచెప్పింది. కొంతసేపటికి ఘర్షణ తగ్గింది.

సమావేశాన్ని తిరిగి ప్రారంభించారు. నాజీ ఆక్రమణకాలంలో ఆంద్రీ జర్మన్లతో ఎలా చేతులు కలిపాడో ఒకరు బట్టబయలు చేశారు. ఒక యూదు ఆస్తిని జర్మన్లు వశపరచుకొని వేలం వేయగా ఆంద్రీకొన్నాడు. దానితో ఆంద్రీ గోల ప్రారంభించాడు. అధ్యక్షుడు సభను గురువారంనాటికి వాయిదా వేశాడు.

[యుద్ధకాలంలో ఫ్రాన్సులోని అభివృద్ధి నిరోధక ప్రభుత్వాలు కమ్యూనిస్టులపై వేట సాగించాయి. యుద్ధరంగంలో జర్మన్లను ప్రతిఘటిస్తూ పోరాడుతున్న వారిని కూడా అరెస్టుచేసి హింసించ నారంభించాయి. మొదట్లో థోరే సైనికుడుగా చేరాడు, కాని, దేశాన్ని నాజీ హిట్లరుకు అమ్మ తలపెట్టిన పీరి కుట్రల నెదిరించడానికి ఆయన, ఇతర ముఖ్యులు రహస్య జీవితం ప్రారంభించ వలసివచ్చింది. రహస్యంగా ఫ్రాన్సులోనే ఉంటూ నాజీ ప్రతిఘటన ఉద్యమాన్ని నడిపారు. ప్రజలవిశ్వాసాన్ని చూరగొన్నారు. ఈ నాడు ఫ్రెంచి ప్రజలదేశ ప్రప్రథమ రాజకీయ పార్టీగా ఎన్నుకోబడ్డారు.]

నిమ్నజాతి సోదరులకు అసంతృప్తి కలగనీయం

కేంద్ర అసెంబ్లీలో సర్దార్ పటేల్

న్యూఢిల్లీ, మార్చి 11

నేడు కేంద్ర అసెంబ్లీ బడ్జెటు సమావేశములో నిమ్నజాతుల అభివృద్ధిని గురించి చర్చించేటందుకై ఒక కోత తీర్మానం ప్రవేశపెడుతూ ఎన్. శివరాజ్ ఈ విధంగా చెప్పారు:

"ఇంతకాలమూ భారతప్రభుత్వం మాకు చేసిన మేలును ప్రస్తుత ప్రభుత్వం రద్దుపరుస్తున్నట్లు మా కులంవాళ్లు తలుస్తున్నారు. మన దేశంనుండి విదేశాలకు ఎన్నో రాయబార సంఘాలు వెడుతున్నాయి. వానిలో ఒక్కరూ నిమ్నజాతివారు లేరు. అటువంటి సంఘంలోకి తీసుకోవలసినవారికి ఉండవలసిన యోగ్యతలు అందుబాటులో లేకపోవడమే నిమ్నజాతి ప్రతినిధి దొరకకపోవడానికి కారణం. కేంద్ర ప్రభుత్వోద్యోగులలో నిమ్నజాతియుల కిచ్చిన కోటా సరిగ్గా అమలు జరుగుతున్నదీ లేనిదీ విచారించాలి. ఫెడరల్ సర్వీస్ కమిషన్ వలన మాకు న్యాయం జరగడంలేదు. గనక ఆ కమిషన్‌లో ఒక సభ్యుడు నిమ్నజాతీయుడుండాలి. విద్యార్థి వేతనాల విషయంలో కేవలం కోటాతో అపివేయక నిమ్నజాతీయులకు ఎక్కువ వేతనాలివ్వాలి. ఇవి మీరు దయా ధర్మ భిక్షంగా ఇచ్చేదిగాదు. మాకు న్యాయంగా రావలసిన దానిని మేమడుగుతున్నాం."

తర్వాత కొంతసేపు చర్చ జరిగినాక సర్దార్ పటేల్ చర్చకు సమాధానమిస్తూ ఇల్లాగ చెప్పారు:

"విదేశీ ప్రభుత్వం నిమ్న జాతీయులకేదో చేశారను కోవడం పొరపాటు. వారు పాలించిన 200 ఏళ్ళలోనూ అస్పృశ్యతను నిషేధిస్తూ ఒక్క చట్టం చేయలేకపోయారు. దేశాలకు వెళ్ళే రాయబారవర్గాలలోకి నిమ్నజాతీయులను చేర్చడానికి ప్రయత్నిస్తున్నాము. అర్హతల మితితగ్గించడం సాధ్యంకాదు. దానివలన మన పనులు చెడతాయి. నిమ్నజాతి యువకులకు ఇస్తూన్న విద్యార్థి వేతనాలు, విదేశాలకుపోయి చదువుకొనేందుకు ఇస్తూన్న విద్యార్థి వేతనాలు తగినంతమంది అర్హులు తయారుకావడానికి సరిపడేవున్నాయి. ఉద్యోగార్హ వయస్సు నిమ్నజాతీయుల విషయంలో 3 ఏళ్ళు పొడిగించబడింది. నిమ్నజాతి వుద్యోగులను నియమించేటందుకు ఒక ప్రత్యేకసంఘాన్ని నియమించ బోతున్నాము. త్వరలోనే నిమ్నజాతులనే ప్రత్యేకత రద్దు అయ్యేటట్లు చేసి హెచ్చుతక్కువ తరగతులభేదం లేకుండా చెయ్యాలనే మా ప్రయత్నం. నిమ్నజాతులకు పట్టి న్యాయమేకాదు, వారు సందేహించడానికి అవసరం లేనట్లుగా వ్యవహరిస్తాం."

తర్వాత శివరాజ్ కోతతీర్మానాన్ని ఉపసంహరించు కొన్నారు.

చేనేత పారిశ్రామికుల నూలు సప్లయిపై కోత తీర్మానం

చేనేత పారిశ్రామికులకు, పల్లెకారులకు నూలు పంపకం సరిగ్గా జరగటంలేదనీ, నూలు తగినంత ఇవ్వడంలేదనీ చర్చించేందుకై గులాం భిక్కునారంగ్ (లీగ్) కోత తీర్మానం తెచ్చారు. నూలుమిల్లుల వుత్పత్తిలో శివ వంతు చేనేత కార్మికులకు, పల్లెకారులకూ ప్రత్యేకించాలని క్రిందటి అసెంబ్లీలో తాను తెచ్చిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడ్డా ఆచరణలో లేదని చెప్పారు.

నూలు సప్లయి చాల అవకతవకలుగా వుందనీ, ముతకనూలు కావలసినవారికి సన్న నూలు, సన్ననూలు కావలసినవారికి ముతకనూలు పంపుతున్నారనీ డి. పి. కర్మార్కర్ (కాంగ్రెస్) చాలా ఉదాహరణలు పేర్కొన్నారు. ఒక ప్రదేశాని కెక్కువ మరొకచోట తక్కువగా యిస్తున్నారనీ చెప్పారు.

చర్చ ముగియకుండానే వేళమించడంచేత నాటికి సభ ముగించారు.

బెజవాడ సరస్వతీటాకీస్‌లో
15-3-47 నుండి వారంరోజులు
అఖిలభారత ప్రజా నాట్యమండలివారి
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన
దర్తీ-కే-లాల్ (భూదేవి బిడ్డలు)
బెంగాల్ కరువు (హిందీ) చిత్రం
ప్రదర్శించబడును.
డైరెక్టరు:
సుప్రసిద్ధ రచయిత కె. అబ్బాస్

Edited, Printed & Published by Katragadda Rajagopala rao at the Prajasakti Press, Mogalrajapuram, Bezwada.

END OF ISSUE